కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం


పోలోజు నగేష్ చారి

మల్లాపూర్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పోలోజు నగేష్ చారి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాచారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం మంచి పరిణామన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల్లా పని చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గ్రీన్‌హిల్స్ కాలనీ అధ్యక్షుడిగా దశరథ్‌రెడ్డి



మౌలాలి: మౌలాలి డివిజన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్‌పై ఎలిమినేటి దశరథ్‌రెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి వికార్ అహ్మద్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా గుమ్మా వెంకటేశ్వర్లు, కోశాధికారి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రమణారాజు, సుబ్బారావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, తులసి పటేల్ తదితరులు ఎన్నికయ్యారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన


వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్: చిలుకానగర్ డివిజన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను స్థానికులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీహెచ్ భద్రారెడ్డి, పల్లె నర్సింగరావు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జ్యూవెలరీ షోరూం ప్రారంభం


జ్యూవెలరీ షోరూంను ప్రారంభిస్తున్న మల్లారెడ్డి

బోడుప్పల్: బోడుప్పల్ మెయిన్ రోడ్డులో ఆదివారం తులసి జ్యూవెలరీ షోరూంను మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్ పోగుల నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు దానగల్ల యాదగిరి, నత్తి మైసయ్య పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

మేడ్చల్: మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి పార్వతి సమేత రాజరాజేశ్వరి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఆలయ ఆవరణలో స్వామి వారి కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. పెద్దఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో హంపి విరూపాక్ష జగద్గురు శంకరాచార్యులు శ్రీవిద్యారణ్య భారతి స్వామి, ధర్మకర్తలు కౌన్సిలర్ సరిత మల్లేష్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

న్యూహనుమాన్‌నగర్ కాలనీ నూతన కమిటీ

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని న్యూహనుమాన్‌నగర్ కాలనీ నూతన అసోసియేషన్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కొమ్మూరి బాల్‌రెడ్డి, కోశాధికారిగా శ్రవణ్‌కుమార్, గౌరవ అధ్యక్షులుగా సరస్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కందుల శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా చంద్రశేఖర్‌శర్మ, గణేష్, ఉపాధ్యక్షులుగా పి.రమేష్, అబ్బయ్య, సహాయ కార్యదర్శిగా ఎల్లారెడ్డి, శ్రీను, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులను మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అభినందించారు. కాలనీ అభివృద్ధికి తనవంతు సహాయం అందజేస్తామన్నారు.

కిడ్నాపర్‌గా భావించి వ్యక్తికి దేహశుద్ధి

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్‌లో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చాడని భావించి బీహార్‌కు చెందిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. సీఐ గోవర్ధన గిరి, ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్(30) ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన అనంతరం అతడు మద్యానికి బానిసయ్యాడు. ఉపాధి లభించకపోవడంతో తిరిగి బీహార్‌కు వెళ్లడానికి రైలు ఎక్కాడు. మద్యం మత్తులో ఉండటం, టికెట్ లేకపోవడంతో రైల్వే టీటీ అతడిని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో దించేశాడు. దీంతో రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీనగర్ కాలనీకి వెళ్లాడు. అనుమానస్పదంగా కనిపించడం, స్థానికులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్‌గా భావించి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడు తెలిపిన వివరాలు ప్రకారం అతడి సొంతూరు సర్పంచ్, స్థానిక పోలీస్ స్టేషన్ జర్దాయి పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి లభించపోవడంతో ఇంటికి వెళ్తున్న తరుణంలో టీటీ రైలులో నుంచి దించివేసినట్లు తెలుసుకున్నారు. అతడు సొంతూరు వెళ్లేందుకు ఘట్‌కేసర్ పోలీసులు ఆర్థిక సాయం అందజేసి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పంపించారు.

వామ్మో ఉప్పల్ రోడ్డు

- నిత్యం అవస్థలు పడుతున్న వాహనదారులు
- పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగానే..
- ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు

అస్తవ్యస్తంగా వరంగల్ జాతీయ రహదారి


ఉప్పల్ విద్యుత్ జంక్షన్ వద్ద వరంగల్ జాతీయ రహదారి పరిస్థితి ఇది

ఉప్పల్: ఈ రోడ్డును చూడండి.. కాదు కాదు ఒక్కసారి ఈ దారి మీదుగా వెళ్లండి.. ఎక్కడో మారుమూల గ్రామాల్లో చూసినట్లు అనిపించడం లేదు.. అలా అనుకుంటే పొరపడినట్లే.. అదేనండి ఉప్పల్ మీదుగా వెళ్లే భూపాలపట్నం 163 జాతీయ రహదారి ఇది. ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ వద్ద రోడ్డు పరిస్థితి ఇలా మారింది. ఒక్కరోజు కాదు ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం శోచనీయం. కంకర తేలి వెక్కిరిస్తున్నా పట్టింపు లేకుండా పోయింది.

కారిడార్ పూర్తయ్యేది ఎప్పుడో..

24 గంటల పాటు నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి యాదాద్రికి, వరంగల్ హన్మకొండ ఇతర ముఖ్యప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. నిత్య వీఐపీల తాకిడి కూడా ఉంటుంది. అయినా ఈ రహదారిని పట్టించుకునే నాథుడే లేడు. కారిడార్ రోడ్డు వెడల్పులో భాగంగా పనులు ప్రారంభించి వదిలేశారు. కారిడార్ పనులు పూర్తయితే గానీ రోడ్డు వేయలేమంటూ ఆర్అండ్‌బీ అధికారులు భీష్మించుకు కూర్చున్నారు. కానీ కారిడార్ పూర్తయ్యేది ఎప్పుడో.. ఈ రోడ్డుకు మోక్షం వచ్చేది ఎప్పుడో ఆ దేవుడికె తెలియాలి.

తాత్కాలికంగా రోడ్డు వేయాలని..

నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. ఒకపక్క భారికేడ్లు మరోపక్క కంకర తేలిన రోడ్డు.. మరోపక్క కబరస్తాన్ ఆపై రోడ్డు మీదకు చేరుతున్న మురుగు నీరు.. ఇంకేముంది రోడ్డంతా అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఉదయాన్నే స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ అధికారులు శ్రమించాల్సి వస్తోంది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు దాదాపు 2 కిలో మీటర్లు వరకు రోడ్డంతా కంకర తేలి దుమ్ముతో నిండిపోయిన పరిస్థితి. కారిడార్ పనులు పూర్తయ్యే వరకు ఆర్అండ్‌బీ అధికారులు తాత్కాలికంగా రోడ్డు వేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

3వ తేదీ నుంచి మల్లన్న జాతర


సమావేశంలో గ్రామపెద్దలు

బోడుప్పల్: చెంగిచర్ల రాజేష్‌నగర్ కాలనీలోని శ్రీమల్లిఖార్జున భ్రమరాంబ దేవాలయంలో మల్లన్న జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, శ్రీకృష్ణ యాదవ సంఘం, వివిధ కుల సంఘాల పెద్దలు నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం జరిగిన సమావేశంలో వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో పెద్ద ఎత్తున జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపకులు, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ వెల్లడించారు. మార్చి 3వ తేదీన పుట్ట బంగారం తెచ్చుట, గంగ స్నానం, 4వ తేదీన ఉదయం మల్లిఖార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ కల్యాణం జరిపించడం, సాయంత్రం 4 గంటలకు గొలుసు తెంపుడు, అగ్ని గుండాలు తొక్కుట, 5వ తేదీన క్రాంతి కాలనీ శ్రీకొండ పోచమ్మ తల్లిగుడిలో పెద్దపట్నం వేయడం కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వేడుకల్లో అందరూ భాగస్వాములై దేవుడి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్‌గౌడ్, నేతలు కుర్రి శివశంకర్, కొత్త గోపాల్‌గౌడ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ పెద్దలు పాల్గొన్నారు.

నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేద్దాం

మల్క కొమురయ్య

అల్వాల్: పదేళ్ల నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనను వివరిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్లమెంట్ సీనియర్ నాయకులు, పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమురయ్య ఆధ్వర్యంలో ఆదివారం సైనిక్‌పురి నుంచి కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మూడోసారి మోదీ కోసం జనచైతన్య యాత్ర చేపట్టారు. వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలతో యాత్ర చేపట్టిన మల్క కొమురయ్య బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. అలాగే కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దేశాన్ని ఆదర్శవంతంగా పాలిసున్నాడని తెలిపారు. మూడవసారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

వెంకటాద్రినగర్ నూతన కమిటీ ఎన్నిక


వెంకటాద్రినగర్ నూతన కమిటీ సభ్యులు

బోడుప్పల్: చెంగిచర్ల వెంకటాద్రినగర్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వి.సంపత్, ఉపాధ్యక్షులుగా సురేందర్‌రెడ్డి, కార్యదర్శిగా విజయకుమార్‌రెడ్డి, కోశాధికారిగా ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా సి.రాజేశ్వర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎల్.దత్తేత్రయ, సి.రాజేందర్‌రెడ్డి, ఎ.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ కాలనీవాసుల సహకారంతో కాలనీలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

శ్రీకృష్ణ దేవాలయంలో పుష్కర బ్రహ్మోత్సవ వేడుకలు

బోడుప్పల్: బోడుప్పల్ పన్నాల రవీందర్‌రెడ్డి కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయం సప్తాహ్నిక పంచ కుండాత్మక పుష్కర బ్రహ్మోత్సవ వేడుకలను ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పన్నాల కృష్ణారెడ్డి వెల్లడించారు. బోడుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన ఉత్సవ ఆరంభ స్నపనం, స్వస్తి పఠనం, అంకురారోపణం, 25వ తేదీన యాగశాల ప్రవేశం, ద్వారతోరణ పూజ, ధ్వజారోహణం, 26వ తేదీన శ్రీవిద్యా హయగ్రీవ హోమం, ఎదురు సన్నాహం, 27వ తేదీన తిరు కల్యాణోత్సవం, తిరువీధి సేవ, అన్నదానం, 28వ తేదీన సుదర్శన నారసింహ హోమం, తీర్థ ప్రసాద గోష్ఠి, 29వ తేదీన లక్ష్మి నారాయణ హోమం, ద్వారతోరణ పూజ, మార్చి 1వ తేదీన సహస్ర కలశాభిషేకం, సాముహిక కుంకుమార్చన, 2వ తేదీన సంతాన ఇష్టి మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీపుష్ప యాగం, శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిచే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కాచవానిసింగారంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు

ఘట్‌కేసర్: కాచివానిసింగారంలో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు జేసీబీ సాయంతో ఆదివారం కూల్చివేయించారు. గ్రామంలోని సర్వే నంబర్–66లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన మూడు బేస్‌మెంట్ కట్టడాలు, ఓ గదిని కూల్చివేశారు. ఆర్ఐ సాయిరాం మాట్లాడుతూ తహసీల్దార్ డీఎస్ రజనీ ఆదేశం మేరకు ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాలను కూల్చివేశామన్నారు. అక్రమాలు చేపట్టిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రాముడి బాటలో నడవాలి

మేడ్చల్: సమాజంలో ప్రతి ఒక్కరూ రాముడి బాటలో నడవాలని త్రిదండి అహోబిలం రామానుజ జీయర్ స్వామి అన్నారు. మేడ్చల్‌లో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాముడి జీవితం అందరికీ ఆదర్శమని ఆయన నడిచిన బాటలో అందరూ నడిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రపంచ దేశాలు భారత సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయని అన్నారు. ప్రతి పౌరుడు సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో ఉండాలన్నారు. ట్రస్ట్ ప్రతినిధులు, వివిధ హిందూ సంఘాల నాయకులు అప్పలరాజు, సుదర్శన్‌రెడ్డి, కిషన్‌రావు, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గుప్తా, రఘురాం, మల్లికార్జునస్వామి, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి


ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న కుర్మన్న

మల్లాపూర్: జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి కాప్రా సర్కిల్ బీఆర్ఎస్‌కేవీ అధ్యక్షులు జి.కుర్మన్న వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్, కనీసం వేతనం రూ.26 వేలు, కార్మికులు అకారణంగా మరణిస్తే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని కోరారు.

విద్యార్థుల రాజకీయ పార్టీలోకి చేరికలు


హెచ్‌బీకాలనీలో విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలు

కుషాయిగూడ: లోక్‌సభ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో విద్యార్థుల రాజకీయ పార్టీలో మీర్‌పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం పార్టీ అధ్యక్షుడు సునీల్, ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు నర్రా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం చేరారు. కృష్ణానగర్ కాలనీకి చెందిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఏకైక అజెండాతో విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో మేధావులు, విద్యావంతులు పెద్ద ఎత్తున పార్టీ ఆశయాలకు ఆకర్షితులై మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల నుంచి ముందుకు రావడం శుభసూచకమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాత్విక్‌రెడ్డి, కమల్,నవీన్, అనల్, మహేందర్‌గౌడ్‌తో పాటు ప్రభ, జయమ్మ, భరత్, మురళి, వంశీ, బాలయ్య, కృష్ణారెడ్డి, పద్మశ్రీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చిన్నారుల సంగీత విభావరీ

ఉప్పల్ శిల్పారామంలో సందడి చేసిన విద్యార్థులు



సాక్షి, సిటీబ్యూరో: చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు బిజీబీ లెర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉప్పల్ శిల్పారామంలో సంగీత విభావరీ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బిజీబీ లెర్నింగ్ సెంటర్ ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ వేదికగా సంగీతం, పియానో కీబోర్డు, గిటార్, వీణ తదితర కళల్లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన అందించారు. విద్యార్థులు సృజనాత్మకమైన అంశాలతో పాటు దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక కళలైన భరతనాట్యం, కూచిపూడి, సంగీతంతో పాటు భగవద్గీత శ్లోకాలు పాడారు. ఈ సందర్భంగా బిజీబి లెర్నింగ్ సెంటర్ వ్యవస్థాపకురాలు హిమబిందు మాట్లాడుతూ.. సంగీతం, కళల పట్ల ఆసక్తి ఉండి మా వద్ద శిక్షణ పొందుతున్న పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమానికి లైఫ్ కోచ్ – వ్యక్తిత్వ వికాస నిపుణులు గోనె రాజేంద్ర, మెటా ఫర్ మై సక్సెస్ పుస్తకం రచయిత అమర్, మాస్టర్ మైండ్ స్కూల్స్ ప్రిన్సిపల్ శ్రావణి దేవి, సహ నిర్వాహకురాలు శిరీషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు సాగాలి


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గోపాల్‌రెడ్డి

బోడుప్పల్: విద్యార్థులను చదువుతోపాటు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి అన్నారు. బోడుప్పల్ లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన థింక్ రూం డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలతోపాటు కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కొత్త విషయాలపై ఆలోచించాలని సూచించారు. మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, తాము ఎంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచుకుని ముందుకు నడవాలని అన్నారు. మన పిల్లల ఉజ్వల, స్థిరమైన భవిష్యత్‌ను సృష్టించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

- పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. ఉద్యోగుల వివరాల నమోదుకు చర్యలు
- పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు
- త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో.. బదిలీల ప్రక్రియపై దృష్టి
- మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 37.28 లక్షలు

సాక్షి, మేడ్చల్ జిల్లా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల ఆఖరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ధీమాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల మొదటి విడత తనిఖీని ఈ నెల 5 నుంచి 15 వరకు నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో యంత్రాల పనితీరును పరిశీలించేందుకు నమూనా పోలింగ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన డీఆర్డీవో, డీపీవో, జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈఓ, ఏసీపీలు, తహసీల్దారు, ఎంపీడీవోలు, ఎస్సైలు, పురపాలక కమిషనర్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు

పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించారు. మార్పులు చేర్పులు, అభ్యంతరాలు పరిశీలించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 8న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 37,28,519 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పోలింగ్ శాతం పెంచేందుకు..

- పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నమూనా ఈవీఎంలను పంపించారు. ఓటు ఎలా వేయాలో ఓటర్లకు వివరిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఓటింగ్ పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్లు 37,28,519 కాగా, పోలింగ్ కేంద్రాలు 3,241 ఉన్నాయి. ఇందులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 28,75,907 మంది ఓటర్లు కాగా, పోలింగ్ కేంద్రాలు 2,439 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 6,00,552 మంది ఓటర్లు 570 పోలింగ్ కేంద్రాలు, హైదరాబాద్ జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,52,060 మంది ఓటర్లు ఉండగా, 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరగవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
- తుది ఓటరు జాబితా ప్రకారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది.

ఉద్యోగుల వివరాలు నమోదు

ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించారు. ఉద్యోగి పేరు, హోదా, శాఖ, వారి సొంత నియోజకవర్గం.. తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. పోలింగ్ కేంద్రంలో పనిచేసే సిబ్బందితో పాటు ఎంసీసీ, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టీ, వీవీటీ, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమిస్తున్నారు. విధులు నిర్వర్తించే సిబ్బందికి త్వరలో శిక్షణలు ఇవ్వనున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గం	ఓటర్ల సంఖ్య
మేడ్చల్	6,58,190
మల్కాజిగిరి	4,99,536
కుత్బుల్లాపూర్	7,12,756
కూకట్‌పల్లి	4,71,878
ఉప్పల్	5,33,544
ఎల్బీనగర్	6,00,552
కంటోన్మెంట్	2,52,060
మొత్తం ఓటర్లు	37,28,519